

డివిఎంసి సభ్యులుగా సవరపు రామారావు



ప్రజాశక్తి-సీతానగరం

జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీని నియమిస్తూ జిల్లా కలెక్టర్, డివిఎంసి చైర్మన్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. డివిఎంసి నాన్ అఫిషియల్ సభ్యులుగా విశ్రాంత ఉపాధ్యాయులు సవరపు రామారావు నియమితులయ్యారు. వీరి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. సవరపు రామారావు భార్య ఎస్.జయమణి మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఎస్‌సి కమిషన్ సభ్యులుగా పనిచేస్తున్నారు. డివిఎంసి సభ్యునిగా ఎన్నికైన ఎస్.రామారావుకు వైసిపి మండల నాయకులు అభినందనలు తెలిపారు.



దుడ్డుఖల్లు ప్రాంతంలో ఎండిన వరిచేలు పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

కళ్లెదుటే పంట పోతోంది

- సిపిఎం బృందం ఎదుట కన్నీటి పర్యంతమైన గిరిజనులు
- కరువు మండలంగా ప్రకటించాలి : సిపిఎం

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం

'ఆరుగాలం కష్టించి సాగుచేశాం. నీరు లేక, వర్షాలు రాక ఎంటంతా కళ్లెదుటే ఎండిపోతోంది. కాపాడుకునే మార్గం కనిపించడం లేద'ంటూ గిరిజనులు సిపిఎం బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం లోవముతా ప్రాంతమైన దుడ్డుఖల్లు పంచాయతీ పరిధిలోని కొత్తవలస, కొల్లిగూడ, దొరకెక్కువ, దాదుపురం తదితర గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల మేర పంట సాగునీరు లేక ఎండిపోతోంది. ఈ పంటలను సిపిఎం బృందం బుధవారం పరిశీలించింది. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగునీరు లేక వరి, పత్తి, మినుములు, పెసర పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు తప్పేటట్లు లేవని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి వనరుల పుష్కలంగా ఉన్నా వాటిపై మినీ రిజర్వాయర్లు, చెక్‌డ్యాములు నిర్మించకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదని వివరించారు. దీంతో ప్రతి ఏడాది వర్షాధారంపైనే ఆధారపడి పంటల పండించుకోవలసి వస్తుందని తెలిపారు. చెక్‌డ్యాములు నిర్మించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు అప్పులు తెచ్చి ఖరీఫ్ సాగు చేశామని, పంటలకు నష్టం వాటిల్లడంతో ఏం చేయాలో తోచడం లేదని ఆవేదన చెందారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.మన్మథరావు మాట్లాడుతూ ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేక ఏజెన్సీ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఎదురవుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించి కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పువ్వల తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

చుక్క చినుకు లేదు



వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోవడంతో వరిచేలు పూర్తిగా ఎండిపోతున్నాయి. 20 రోజులుగా చిన్నపాటి చినుకు కూడా లేకపోవడంతో కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.

- గోల తిరుపతిరావు, వైస్ సర్పంచ్, దుడ్డుఖల్లు

దిగుబడి అంతంత మాత్రమే



ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేక పంటలు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ ఏడాది తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. తెచ్చిన వేలాది రూపాయలు అప్పులు ఎలా తీర్చాలి.? రెవెన్యూ అధికారులు స్పందించాలి.

- తోయక మాణిక్యం, గిరిజన మహిళా రైతు

టిడ్కో.. మోక్షం ఎప్పటికో?

మున్సిపాలిటీలో నిరుపేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు మోక్షం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్ రూపంలో నిర్మించిన ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. కానీ వాటికి విద్యుత్తు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత వెంటాడుతోంది. టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం ఇంతవరకు నత్తనడకన సాగింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టరును మార్చడంతో ఇళ్ల నిర్మాణం బాగా ఆలస్యమైంది.

- సంక్రాంతికి ఇళ్ల పంపిణీ అనుమానమే
- మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత
- విద్యుద్దీకరణకు రూ.3 కోట్లు అవసరం
- సిఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తా : డిప్యూటీ సిఎం రాజన్నదొర



పూర్తయిన టిడ్కో ఇళ్లు



అధికారులను సమీక్షిస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-సాలూరు

సాలూరు పట్టణానికి సమీపంలో చంద్రప్పవలస వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 1400 ఫ్లాట్లను నిర్మించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇళ్ల లబ్ధిదారుల నుంచి నామమాత్రపు డబ్బులు వసూలు చేసి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని భావించింది. అయితే వైసిపి ప్రభుత్వం డబ్బులు తీసుకోకుండా ఒక రూపాయితో ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. అంటే దాదాపు ఉచితంగానే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. కొద్దినెలల క్రితం టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి వినాయక చవితికి లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు. దసరా కూడా వెళ్లిపోయింది. సంక్రాంతి లోపు అయినా అప్పగిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిధుల కొరత

టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కొరత వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరు కావాల్సి ఉంది. ఈ మేరకు డిప్యూటీ సిఎం రాజన్నదొర తన నివాసంలో టిడ్కో ఇళ్లపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. విద్యుత్తు సరఫరాకి సంబంధించి 3.17 కోట్ల రూపాయల నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు. 26 బ్లాకుల్లో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం నిధులు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఒక్కో బ్లాక్‌కి ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ప్రతిపాదనలను టిడ్కో అధికారులకు అందజేశారు. అయితే ఆ నిధులు మంజూరులో ప్రభుత్వం జాప్యం కారణంగా విద్యుద్దీకరణ పనులు జాప్యమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిధులు మంజూరు చేయిస్తా

టిడ్కో ఇళ్లకు విద్యుద్దీకరణ పనుల కోసం అవసరమైన నిధులు మంజూరుపై సిఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుతా. త్వరలో కలిసి నిధులు మంజూరు చేయిస్తా.

- రాజన్నదొర, డిప్యూటీ సిఎం

డిసెంబర్‌కి అప్పగింత

టిడ్కో ఇళ్ళ అప్పగింత కార్యక్రమం డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. విద్యుద్దీకరణ పనులు చేపట్టాలి. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

- జ్యోతి, టిడ్కో ఇఇ

రాష్ట్రానికి మోడీ ద్రోహం

- 'ప్రజా ప్రణాళిక' ఆవిష్కరణలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు
- ప్రజా రక్షణభేరి యాత్ర, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్



సిపిఎం ప్రజా ప్రణాళిక బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, నాయకులు

విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు.. బిజెపితో కలిసి ఆడుతున్న కపటనాటకాలకు తెరదించే సమయం వచ్చిందన్నారు. వాటి విముక్తికి సిపిఎం ప్రజా ప్రణాళిక దిక్సూచికని తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎంను బలపరచాలనే ప్రజా ప్రణాళిక బ్రోచరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్ల పూర్తికావస్తోందన్నారు. ఆ సమయంలో అరచేతిలో మోడీ స్వర్గాన్ని చూపించి, తీవ్ర మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా తీరని మోడీ ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్నా, రాష్ట్రానికి ద్రోహం చేసి, విభజన హామీలకు ఎసరు పెట్టిన కేంద్రాన్ని పల్లెత్తు మాటనే ధైర్యం సిఎం జగన్‌కు లేకపోయిందని వాపోయారు. రాజధాని నిర్మాణం పూర్తి చేయడం చేతకాక, వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పేరుతో జపం చేస్తున్నారని విమర్శించారు. ఎంతసేపూ నవరత్నాల గురించే తప్ప పెరిగే ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతివృత్తుల వారి సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి పల్లెత్తుమాట అనకపోగా పార్లమెంట్లో బిజెపిని బలపరుస్తూ, రాష్ట్రంలో అధికారం కోసం పాకులాడుతుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో పోరాడితేనే భవిష్యత్తుకు గ్యారెంటని గమనించాలన్నారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ మన రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేయగలరో జనసేన పార్టీ అధినేత ఆలోచించుకోవాలని హితవుపలికారు.

ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా ప్రణాళికను పొందుపరిచిందని తెలిపారు. రూపాయికే యూనిట్ కరెంటు, పేదలకు 300 యూనిట్లు ఉచితం, స్మార్ట్ మీటర్లు, చార్జీలు రద్దు, రూ.400కే గ్యాస్, రూ.60కే లీటర్ పెట్రోల్, డీజిల్, ఉచితంగా ఇసుక, ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం, పప్పు, నూనెలు సరఫరా, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతిలోని రాజధాని నిర్మాణం, 40 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి, 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడంతోపాటు నిరుద్యోగ భృతి రూ.5 వేలు అందిస్తామని వెల్లడించారు. వీటితోపాటు మరికొన్ని అంశాలను ప్రజాప్రణాళికలో పొందుపరిచినట్లు తెలిపారు. అందులో భాగంగా చేపడుతున్న ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ఈ నెల 30న సీతంపేటలో ప్రారంభమై, కురుపాం మీదుగా సాయంత్రం 5 గంటలకు పార్వతీపురం చేరుకుంటుందని తెలిపారు. అదేరోజు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద, 31న సాలూరులో నిర్వహించే బహిరంగ సభలకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి హాజరవుతున్నట్లు తెలిపారు. సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, జిల్లా నాయకులు గొర్లి వెంకటరమణ, పట్టణ నాయకులు బి.సూరిబాబు, వి.చిన్నంనాయుడు పాల్గొన్నారు.

ఉద్యోగులకు ఫేస్ యాప్ కష్టాలు

ప్రజాశక్తి - కురుపాం



జి.శివడ సెంటర్ వద్ద ఫేస్ యాప్ కోసం కష్టాలు పడుతున్న ఉద్యోగులు

గిరిజన గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఫేస్‌యాప్ కష్టాలు తీరడం లేదు. దసరా సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలకు ఉపాధ్యాయులు, సచివాలయాలకు సిబ్బంది వెళ్లే నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో జియో సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఫేస్ యాప్ పడక నానా ఇబ్బందులు పడ్డారు. మొండెంఖల్ కేంద్రానికి సమీపంలోని జి.శివడ సెంటర్ వద్దకు వెళ్లి సిగ్నల్స్ కోసం అష్టకష్టాలు పడుతూ ఫేస్ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి వచ్చింది. గిరిజన గ్రామాల్లో సక్రమంగా సిగ్నల్స్ లేకపోవడంతో ఫేస్‌యాప్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఉద్యోగులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గిరిజన గ్రామాల్లో సిగ్నల్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

టిడిపి నాయకుడు ఉదయభాను సస్పెన్షన్

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న టిడిపి నియోజకవర్గ నాయకుడు గర్భాపు ఉదయభానును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయ్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సెల్‌ఫోన్ల ద్వారా వాయిస్ మెసేజ్‌లు పంపడం, ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరు ఇలా ప్రవర్తించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని విజయచంద్ర హెచ్చరించారు.

నీటి బొట్టు.. రాలితే ఒట్టు

ఎన్నో ఏళ్లుగా పల్లె ప్రజలకు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో గొంతును తడుపుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. పాలకులు వస్తున్నారు.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంలో చొరవ చూపడం లేదు. కోట్లాది రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో పైపులైన్లు ఏర్పాటు చేసినా, కుళాయిలు బిగించినా గుక్కెడు నీరు మాత్రం అందడం లేదు. దీంతో ఏటా గ్రామీణులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

- ఉత్సవ విగ్రహాల్లా కుళాయిలు
- కోట్లాది రూపాయలతో పైపులైన్లు ఏర్పాటు
- గుక్కెడు నీటి కోసం పల్లె ప్రజల అవస్థలు
- పట్టించుకోని ప్రభుత్వం
- ఇది వీరఘట్టం మండలంలో జల జీవన్ పనుల దుస్థితి



వీరఘట్టం పోలీస్ స్టేషన్ ఆవరణలో పడి ఉన్న జలజీవన్ మిషన్ పైపులు



యు.వెంకంపేటలో నిరుపయోగంగా ఉన్న బోరుబావి

ప్రజాశక్తి-వీరఘట్టం

మండలంలోని జలజీవన్ మిషన్ మొదటి విడత కింద 13 గ్రామాల్లో రూ.1.42 కోట్లతో గ్రామాల్లో పైప్‌లైన్‌తోపాటు కుళాయి పాయింట్లు ఏర్పాటు చేశారు. చిదిమి, యు.వెంకంపేట, పివిఆర్ పురం, డిపివలస, హుస్సేన్‌పురం, తలవరం, తదితర గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. వీటికి విద్యుత్తు కనెక్షన్లు కూడా ఏర్పాటు చేశారు. వీటి కనెక్షన్లు స్తంభాలకు అమర్చాలని పంచాయతీ పాలకవర్గాలను ఆదేశించి నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. రెండో విడత 33 గ్రామాల్లో రూ.3.25 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు చేపట్టేందుకు టెండర్లతోపాటు అగ్రిమెంట్లు కూడా జరిగినట్లు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. పైన తెలిపిన గ్రామాలలో పనులు పూర్తయినా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మారాయి. కోట్లాది రూపాయలతో గ్రామాల్లో జలజీవన్ మిషన్ పనులు చేసినప్పటికీ వాటి ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో బోరు బావులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి పనులు పూర్తి చేసిన గ్రామాల్లో తాగునీటి సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

తాగునీటి పథకాలున్నా..

వీరఘట్టం మండల కేంద్రంతోపాటు గడగమ్మ, దువ్వనపాడు, కొంచ తదితర గ్రామాల్లో మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. దువ్వనపాడు, కొంచ గ్రామాలకు వండవ ఉపరితల రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. ఈ పథకం ప్రారంభించాక మూడు రోజులు ముచ్చటగా తాగునీరు సరఫరా అయింది. ప్రస్తుతం ఈ గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదు. కొంచ గ్రామంలో ఉన్న ఒకే బోరుపై సుమారు 100 కుటుంబాల పైబడి ఆధారపడుతున్నాయి. అదనంగా రూ.60 వేలతో బోరుబావి ఏర్పాటు చేసినప్పటికీ ఆ నీరు తాగేందుకు పనికి రావటం లేదు. గ్రామస్తులు మండల స్థాయి అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేదు. • దువ్వనపాడు గ్రామానికి పైపులైను ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రామానికి రహదారి నిర్మాణ పనులు చేపట్టినప్పుడు మార్గం మధ్యలో పైప్‌లైన్ కట్ అయింది. దీంతో తాగునీటికి బ్రేకులు పడ్డాయి. గ్రామంలో బోరుబావి ఉన్నప్పటికీ నీరు పసుపు రంగులో వస్తోంది. • వీరఘట్టం మండల కేంద్రంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అయినా దిగువ ప్రాంతాలకు వెళ్లడం లేదు. దీంతో వారు ఎగుప్రాంతానికి వచ్చి కుళాయి పాయింట్ల ద్వారా నీరు పట్టుకొని వెళ్లి అవసరాలు తీర్చుకుంటున్నారు. • గడగమ్మ గ్రామంలో బోరు బావులు ఉన్నప్పటికీ తాగేందుకు పనికిరావు. గ్రామానికి సమీపంలో ఉన్న నాగావళి నది చెంతకు వెళ్లి చెలమల ద్వారా నీరు పట్టుకుని వినియోగిస్తున్నారు.



రహదారి నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి

మారుమూల గ్రామాల్లో
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం

ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. మండలంలోని గిరిశిఖర గ్రామమైన నోంద్రుకోన పంచాయతీ కీసర గ్రామం నుండి కీసరగూడ వరకు రూ1.30 కోట్లతో 1.3 కిలోమీటర్లు బిటి రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండల మీద గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఈ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు. అనంతరం కేదారిపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.దీనమయ్య, జెడ్‌పిటిసి రాధిక, రజక కార్పొరేషన్ డైరెక్టర్ జి.గిరిబాబు, వైస్ ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, సచివాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి



ఎండిపోయిన వరిపంటను పరిశీలిస్తున్న ఎఒ శ్రావణ్‌కుమార్

ఎండిన వరి పంట పరిశీలన

ప్రజాశక్తి-బలిజిపేట

మండలంలో బర్లి గ్రామంలో బుధవారం నీటి ఎద్దడికి గురై ఎండిపోతున్న వరి పంటను మండల వ్యవసాయ అధికారి ఎం.శ్రావణ్ కుమార్ పరిశీలించారు. పంట ఎండిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన రైతులకు వివరించారు. పూర్తిగా ఎండిపోయిన వరి పంట నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 182 ఎకరాలు ఉండొచ్చని అంచనా వేశారు. కార్యక్రమంలో వివిఎ వై.చాందిని పాల్గొన్నారు.



రాళ్లు తేలిన నీలంపేట రహదారి

అర్థాంతరంగా రహదారి పనులు

ప్రజాశక్తి-వీరఘట్టం

మండలంలోని హుస్సేనపురం ఏడో బ్రాంచ్ నుండి నీలంపేట వరకు రహదారి నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయని, వెంటనే వాటిని పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, మండల నాయకులు ఎస్.సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీ సాయి బాలాజీ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.4.65 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. ఆరు గిరిజన గ్రామాలకు ఇదే రహదారని, ఐదేళ్ల నుంచి పనులు పూర్తి కాకపోవడంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వి.కళావతి సొంత మండలంలో ఈ పరిస్థితి ఉన్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



కొత్త పైపులు ఏర్పాటుచేస్తున్న బోరు మెకానిక్‌లు

కెజిబివిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్

పార్వతీపురం మండలం కవిటిభద్రలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చేతిపంపు తరచూ మరమ్మతులకు గురవడంతో కొద్ది రోజులుగా విద్యార్థినులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ప్రిన్సిపల్ లక్ష్మి... ఎంపిడిఒ ఆకిబ్ జావీద్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే బోర్ మెకానిక్‌లు శ్రీను, రాజేష్‌ను పంపించారు. కొత్త పైపులు ఏర్పాటు చేసి, మరమ్మతులు చేయడంతో తాగునీటి సమస్య పరిష్కారమైందని ప్రిన్సిపల్ తెలిపారు.



మండ పాఠశాలలో కూరగాయల సాగును పరిశీలిస్తున్న మేనేజర్ షణ్ముఖరాజు

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్య సంరక్షణ

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం

రసాయన ఎరువులు లేని పంటలను పండించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ పెద్దపెంకి షణ్ముఖరాజు అన్నారు. మండలంలోని దిగుమండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పండిస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం పాలక దేవానంద్, ఉపాధ్యాయులు గణేష్, సుబ్బారావు పాల్గొన్నారు.

సీతంపేట చేరుకున్న క్రీడా పరికరాలు



క్రీడా పరికరాలను పరిశీలిస్తున్న ఎంఇఒలు

ప్రజాశక్తి-సీతంపేట

విజయవాడ ఎస్-ఎస్ఎ నుంచి సీతంపేటకు క్రీడా పరికరాలు చేరుకున్నాయని ఎంఇఒలు పూర్ణచంద్రరావు, ఆనందరావు, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి జాకబ్ దయానంద్ తెలిపారు. క్రీడా సామగ్రిని బుధవారం వారు పరిశీలించారు. త్వరలో సీతంపేట మండలంలోని పాఠశాలలకు వీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

నేడు జెకెపాడులో ఆరోగ్య సురక్ష

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం

మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ జెకె పాడు గ్రామంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సర్పంచి ఆర్.చైతన్య స్రవంతి తెలిపారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఘనంగా ఉత్సవాల నిర్వహణ : మంత్రి బొత్స



ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి బొత్స , డిప్యూటీ స్పీకర్, జెడ్‌పి చైర్మన్, కలెక్టర్, మేయర్

ప్రజాశక్తి-విజయనగరం

పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా ఈనెల 29,30,31 తేదీల్లో నిర్వహిస్తున్న విజయనగర ఉత్సవాలను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో జయప్రదం అయ్యేలా చూడాలని రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఉత్సవాల టీజర్ ను, ఆహ్వాన పత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి , జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, మేయర్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండగ మూడు రోజులు నగరం అంతటా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ ఎస్ఇ లక్ష్మణ రావుకు సూచించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా సరఫరా ప్రతి రోజు ఉండేలా చూడాలని మున్సిపల్ కమీషనర్ శ్రీ రాములు నాయుడుకు సూచించారు. సిరిమాను అనంతరం భక్తులు తరలి వెళ్ళడానికి అవసరమగు బస్సులను సిద్ధంగా ఉంచాలని, ముఖ్యగా విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, సాలూరు రూట్లలో అదనపు బస్సు ను వేయాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అత్యవసర మందులతో మెడికల్ క్యాంపును, అత్యవసర వాహనాలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఒ డాక్టర్ భాస్కరరావుకు ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ విఐపి లంతా సోమవారం నాడే దర్శనాలు చేసుకోవాలని తెలిపారు. సిరిమానును సమయానికి ప్రారంభ మయ్యేలా అటవీ శాఖ, దేవాలయ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆహ్వాన పత్రాలను విఐపిలకు, జిల్లా అంతట ప్రజా ప్రతినిధులకు ముందుగానే అందించాలని అన్నారు.

అయోధ్యా మైదానంలో అనూప్ రూబెన్స్ మ్యూజికల్ నైట్

ఈనెల 30 రాత్రి అయోధ్యా మైదానం లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఆధ్వర్యం లో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో నాటు నాటు ఫేం రాహుల్ సిప్లిగంజ్ , బులెట్ బండి పాట తో పాపులర్ అయిన మోహన భోగరాజు సింగర్స్‌తో పాటు జబర్దస్త్ రామ్ ప్రసాద్, బందం కామెడీ షో ఉంటుందన్నారు. 31 వ తేదీన రాజీవ్ గాంధీ స్టేడియం లో జరిగే బాణా సంచా కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ప్రజలంతా ఈ ఉత్సవాలను వీక్షించి ఆనందం పొందాలని కోరుతున్నట్లు తెలిపారు.

13 వేదికలలో వినోద కార్యక్రమాలు : కలెక్టర్

ఉత్సవాలను మూడు రోజుల పాటు 13 వేదికలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఉత్సవ ప్రారంభోత్సవ ర్యాలీ 29న ఉదయం 8.30 గంటలకు పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి గురజాడ కళాభారతి వరకు జరుగుతుందన్నారు. అనంతరం 11 గంటలకు ఉత్సవ ప్రారంభోత్సవ సభ గురజాడ కళాభారతి వద్ద జరుగుతుందని తెలిపారు. 29, 30 తేదీలలో ఆనంద గజపతి ఆడిటోరియంలో సంగీత నృత్య ప్రదర్శనలు, కచేరీలు, లయన్స్ కమ్యూనిటీ హాల్ లో కర్రసాము, పులి వేషాలు, తప్పెటగుళ్ళు , ధింసా తదితర జానపద కళా రూపాల ప్రదర్శన ఉంటుందన్నారు. కోటలో సైన్సు ఫేర్, సంగీత కళాశాలలో పుష్ప, ఫల ప్రదర్శన ఉదయం 10 నుండి రాత్రి 9 వరకు ఉంటుంద న్నారు. గురజాడ కళాభారతిలో సాంఘిక నాటికలు, ఏక పాత్రాభినయాలు, లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో కవి సమ్మేళనం, సాహిత్య గోష్టి, అష్టావధానం తదితర సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. కోట ముందు ప్రాంతం లో 30వ తేదీ రాత్రి, 31 న సిరిమాను ఉత్సవం అనంతరం పులివేషాల పోటీలు ఉంటాయన్నారు. రాజీవ్ క్రీడా ప్రాంగణంలో పలు క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు. అదే ప్రాంగణంలో 30న బెలూన్ల ప్రదర్శన, గాలి పటాల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. అయోధ్య మైదానంలో 30 న డాగ్ షో, పెట్ షో ఉంటుందని తెలిపారు. కోట ఎదురుగా బొంకుల దిబ్బ గ్రౌండ్స్ లో ప్రఖ్యాత సురభి నాటక ప్రదర్శనలు మాయా బజార్, భక్త ప్రహ్లద, బాలనాగమ్మ నాటకాలు మూడు రోజుల పాటు ఉంటాయన్నారు.

చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ

లోయర్ ట్యాంక్ బండ్‌లో నున్న మన్సాస్ గ్రౌండ్ లో డ్వాక్రా చేనేత ఉత్పతుల ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి 250 స్టాళ్ళ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎపి లో 26 జిల్లాల నుండి ప్రతి జిల్లాకు 3 స్టాల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 28 నుండి నవంబర్ 8 వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ వద్ద ఓపెన్ డయాస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సమావేశంలో డిప్యూటీ మేయర్ లయ యాదవ్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఇంచార్జ్ ఎస్‌పి అసమా ఫరీన్, డిఆర్ఒ అనిత, ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్, ఎసి సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ముంగిటకే వైద్య సేవలు



పార్వతీపురంరూరల్.. శిబిరంలో వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగారావు



వీరఘట్టం.. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ విక్రాంత్

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్

ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం మండలంలో సూడిగాంలో జెఎఎస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ సౌకర్యం కూడా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ సందర్శించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివన్నారాయణ, వైద్యాధికారులు తిరుమల ప్రసాద్, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్దా జగన్నాథరావు, బంకూరు రవికుమార్, సర్పంచ్ పైల సూర్యనారాయణ, ఎంద్రాపు ఉషారాణి, లక్ష్మి, నాయకులు బొమ్మి రమేష్, మజ్జి చంద్రశేఖర్, మిరియాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీతానగరం : జగనన్న ఆరోగ్య సురక్ష రోగుల పాలిట వరమని ఎమ్మెల్యే అలజింగి జోగారావు తెలిపారు. బుధవారం మండలంలోని లచ్చయ్యపేట, గుమ్మడివరం గ్రామాలకు చెందిన 450 మందికి పైగా రోగులకు వైద్యసేవలు అందించారు. వైద్యశిబిరంలో సీతానగరం, పెదంకలం పిహెచ్‌సిల వైద్యులు శిరీష, ఉషారాణి రాధాకాంత్, ప్రభుతేజ, స్పెషలిస్టు వైద్యులు ప్రసాద్, అపర్ణబాల, పవిత్ర, జగదీష్ తనిఖీలు నిర్వహించారు. మందులు అందజేశారు. 104 సిబ్బంది ప్రసాద్, ఈశ్వర రావు కూడా పాల్గొని సేవలు అందించారు. అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం స్టాల్ ఏర్పాటు చేశారు. ఐసిడిఎస్ పిఒ సుగుణ, సూపర్‌వైజర్ పూర్ణిమ పాల్గొని దీనివల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి మామిడి బాబ్జి, వైసిపి నాయకులు బలగ శ్రీరాములు, మండల అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, తహశీల్దార్ ఎన్‌వి రమణ, ఇఒపిఆర్‌డి వర్మ, ఎంఇఒ వెంకటరమణ, సిహెచ్ఒ ఎస్‌వి రమణ, హెచ్‌వి భవానీ, హెచ్ఎస్ శర్మ, సర్పంచ్ చింతాడ కృష్ణ, ఎంపిటిసి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

వీరఘట్టం : మండలంలోని రేగులపాడులో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ మధ్యవర్తులు, దళారుల ప్రమేయం వల్ల అర్హులైనా సంక్షేమం పథకాలు పొందలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం వైద్య సేవలు పొందిన రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యాన ఎమ్మెల్సీని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, సర్పంచ్ మెరుగుల భవాని, వైస్ ఎంపిపి పత్రి విజయ కుమారి, మండల ప్రత్యేకఅధికారి పి.కిరణ్‌కుమార్, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, చిదిమి, యు.వెంకంపేట సర్పంచులు డి.ఉమామహేశ్వరరావు, ఎస్.లక్ష్మీ సింహాచలం, నాయకులు బి.చంద్రమౌళి, సీనియర్ నాయకులు పి.దవళేశ్వరరావు, పి.సూర్యప్రకాశ్, వైద్యులు నితీశా, తదితరులు పాల్గొన్నారు.



సీతంపేట.. వైద్య శిబిరాన్ని సందర్శిస్తున్న డిఎంహెచ్ఒ జగన్నాథరావు

సీతంపేట : మండలంలో పెద్దూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిఎంహెచ్ఒ బి.జగన్నాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.గీతాంజలి, వైద్యాధికారి భాను ప్రతాప్, ఇఒపిఆర్‌డి అధికారి కొండపల్లి సత్యం, కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.

బస్సుయాత్రను విజయవంతం చేయాలి



గుమ్మలక్ష్మీపురం.. బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న సిపిఎం జిల్లా నాయకులు కోలక అవినాష్

ప్రజాశక్తి-కొమరాడ

అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజారక్షణ బేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.ఇందిర కోరారు.. ఈ మేరకు బుధవారం కొమరాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ 30న మధ్యాహ్నం 12 గంటలకు బస్సుయాత్ర కురుపాం చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, సిపిఎం నాయకులు హెచ్ రామారావు, ఎ.ఉపేంద్ర పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం : ఈ నెల 30న నుంచి ప్రారంభమయ్యే సిపిఎం బస్సుయాత్ర విజయవంతం చేయాలంటూ గుమ్మ లక్ష్మీపురంలో ఆ పార్టీ నాయకులు మోటార్ సైకిళ్లతో ప్రచారం చేశారు. కురుపాంలో జరిగే బహిరంగ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతున్నట్లు సిపిఎం నాయకులు కోలక అవినాష్, మండంగి రమణ తెలిపారు. బహిరంగ సభకు ఐదు మండలాల్లోని ప్రజలంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

పాచిపెంట : అసమానతలు లేని అభివృద్ధి కోసం ఈ నెల 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు చేపట్టే ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు మంచాల శ్రీనివాసరావు, పి.సన్యాసిరావు, కోరాడ ఈశ్వరరావు కోరారు. పాచిపెంటలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31న మధ్యాహ్నం 12 గంటలకు సాలూరు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు.



పాచిపెంట.. కరపత్రాలను పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు

గాయపడిన వ్యక్తి మృతి

ప్రజాశక్తి-మక్కువ


మండలంలోని దబ్బగడ్డ పంచాయతీ పరిధిలో అనసభద్ర గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పెదవూటగడ్డ గ్రామానికి చెందిన ఈదర నారాయణరావు (41) మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎస్ఐ పైడిరాజు కథనం ప్రకారం..

జియ్యమ్మవలస మండలం దంగభద్ర గ్రామానికి చెందిన నారాయణరావు తన అత్తవారింట్లో ఎలక్ట్రీషన్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఇటీవల పార్వతీపురం మండలం టోంకి గ్రామానికి పని నిమిత్తం వెళు_న్నారు. సాలూరు మండలం తోణాం గ్రామానికి చెందిన వెంకటరావు ఎదురుగా వచ్చి బైక్‌తో ఢీకొట్టడంతో నారాయణరావు తలకు తీవ్ర గాయమైంది. దీంతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రి తరలించి, అక్కడి నుంచి విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. నారాయణరావు అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందాడు. నారాయణరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మెప్మా ఉద్యోగుల ధర్నా

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్

తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మెప్మా ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. మెప్మా ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సుజాత, సత్యవతి, అన్నపూర్ణ, సిఐటియు జిల్లా నాయకులు జి.వెంకటరమణ, ఇందిర, బి.సూరిబాబు మాట్లాడారు. మెప్మా ఆర్‌పిలకు కాల పరిమితి సర్క్యులర్ 64ను రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రేడింగ్ విధానాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పది లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సిఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అనంతరం డిఆర్ఒ జె.వెంకట్రావుకు వినతిపత్రాన్ని అందించారు. ప్రభుత్వానికి ఆర్‌పిల సమస్యలపై లేఖ రాస్తానని ఆయన హామీఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మంగమ్మ, భాగ్యలక్ష్మి, గౌరీ, అరుణ, దేవి, హేమలత, తదితరులు పాల్గొన్నారు.



డిఆర్ఒకి వినతి అందిస్తున్న సిఐటియు నాయకులు, మెప్మా ఆర్‌పిలు

వైద్య సేవలపై డిఐఒ ఆరా

ప్రజాశక్తి-బలిజిపేట



వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న డిఐఒ జగన్మోహనరావు

మండలంలో అజ్జాడ గ్రామాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) టి.జగన్మోహనరావు బుధవారం సందర్శించారు. పలు ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించి, సేవలపై ఆరా తీశారు. ముందుగా అక్కడ చిన్నారులకు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైద్య సిబ్బంది టీకా వేస్తున్న తీరును గమనించారు. వ్యాక్సిన్‌ను తనిఖీ చేశారు. టీకా కార్డుల్లో తేదీల నమోదును పరిశీలించి, నిర్ణీత గడువు తేదీలను తల్లిదండ్రులకు విధిగా తెలియజేయాలన్నారు. అక్కడ వారితో ఆయన మాట్లాడి పిల్లల ఆరోగ్య స్థితిపై అడిగి తెలుసుకున్నారు. టీకా వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన శుక్రవారం గ్రామంలో నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్షపై అక్కడ సచివాలయంలో సమీక్ష చేశారు. సర్వేలో అందజేసిన టోకెన్లు, కార్యక్రమం నిర్వహించే వేదిక, పరిధిలో ఉన్న గ్రామాలు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్.జగన్మోహన్, వైద్య సిబ్బంది చిన్నమ్మలు, సోనియా, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.